క్లుప్తంగా

దరఖాస్తుల ఆహ్వానం

తుగ్గలి : స్థానిక కేజీబీవీలో నాన్‌టీచింగ్ పోస్టులకు ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కేజీబీవీ ఎస్‌వో షాహిన్ గురువారం తెలిపారు. స్కావెంజర్, అసిస్టెంట్ కుక్, వాచ్‌ఉమెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని. దరఖాస్తులను ఎంఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

మద్దికెర : స్థానిక కస్తూరిబా గాంధీ విద్యాలయంలో 2 అసిస్టెంట్ కుక్ పోస్టులు, ఆదర్శ పాఠశాలలో చౌకీదార్, హెడ్‌కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆసక్తిగల వారు ఈనెల 15వ తేదీ లోపు దరఖాస్తులను ఎంఈఓ కార్యాలయంలో అందజేయాలని ఎంఈఓ రంగస్వామి గురువారం తెలిపారు. కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలకు సంబంధించి పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చౌకీదార్ పోస్టుకు 7 వతరగతి చదివి ఉండాలని, స్థానికులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

ఇసుక అక్రమ తరలింపుపై చర్యలు తీసుకోండి

ఆస్పరి: మండలంలోని వెంగళాయిదొడ్డి చెరువు, పుప్పాలదొడ్డి వంకల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు విరుపాక్షి, కృష్ణమూర్తి, రాజశేఖర్, వీరేష్, నాగరాజు, రంగప్ప డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ శివశంకర్ నాయక్, ఆస్పరి సీఐ మస్తాన్‌వలిని కలిసి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ వెంగళాయిదొడ్డి చెరువు, పుప్పాలదొడ్డి వంకల్లో కొందరు రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్నారన్నారు. ట్రాక్టర్లు తిరగడం వల్ల తొగలుగల్లు, బైలుపత్తికొండ, దొడగొండ, తురువగల్లు, గార్లపెంట రహదారులు గుంతలమయమయ్యాయని చెప్పారు.

పోలీస్ స్టేషన్ తనిఖీ

తుగ్గలి : స్థానిక పోలీస్ స్టేషన్‌ను పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్ గురువారం తనిఖీ చేశారు. త్వరలో ఎస్పీ వార్షిక తనిఖీ నిమిత్తం రానుండటంతో సీఐ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రికార్డులు సిద్ధం చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఎస్పీ పర్యటనకు సంబంధించి ఎస్ఐ కృష్ణమూర్తికి పలు సూచనలు చేశారు.

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి

దేవనకొండ: జిల్లాలో నిరాదరణకు గురైన సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, ఆ పార్టీ జిల్లా నాయకులు బి. వీరశేఖర్ కోరారు. గురువారం మండలంలోని తెర్నెకల్ గ్రామశాఖ మహాసభ కె.పరమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ హంద్రీనీవా మొదటి దశ పూర్తి, విస్తరణ, గురురాఘవేంద్ర, వేదావతి, గుండ్రేవుల, తుంగభద్రపై సమాంతర కుడి కాలువ వంటి ప్రాజెక్టులపై పూర్తి చేయాలన్నారు. గ్రామ కార్యదర్శిగా మహబూబ్‌బాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బజారి, కె.పి.రాముడు, లక్ష్మిరెడ్డి,రాజశేఖర్‌రెడ్డి, రవి, లోకయ్య పాల్గొన్నారు.

హొళగుందలో ఉచిత వైద్య శిబిరం

హొళగుంద: మండల కేంద్రంలో గురువారం ఆదోనికి చెందిన మధు హాస్పిటల్, ఎం.డీ మనోజ్‌కుమార్‌రెడ్డి సౌజన్యంతో ఎన్‌టీఆర్ సేవా సమితి సహకారంతో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సమితి సభ్యులు, గ్రామపెద్దలు డాక్టర్ తిప్పయ్య, చిన్నహ్యాట శేషగిరి, దురగప్ప, ఎల్లార్తి అర్జున్, ఖాదర్, పెద్యాట వీరేష్, మల్లికార్జున, చంద్రశేఖర్,హఫీజ్ మమహ్మద్ కబీర్ ప్రారంభించారు. గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ విశ్వనాథ్ 90 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

రామకోటి లిఖిత యజ్ఞ పుస్తకాల ఆవిష్కరణ

వెల్దుర్తి(కృష్ణగిరి): దేవాలయాల్లో శ్రీరామకోటి నామాన్ని లిఖించి ప్రతిష్ఠించడం వల్ల భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించవచ్చని పాండురంగ పరివార్ శ్రీరామకోటి లిఖిత యజ్ఞ సాధన సమితి అధ్యక్షుడు హరినరసింహ నాయుడు పేర్కొన్నారు. గురువారం కామధేను గోశాల అధ్యక్షులు శ్రీరాములు, మహానందితో కలిసి యజ్ఞ పుస్తకాలను ఆవిష్కరించారు. కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామ శివారులోని పాండురంగస్వామి దేవస్థానంలో 1,116 కోట్ల శ్రీరామ నామాన్ని లిఖించి ప్రతిష్ఠించి శ్రీరామాలయ్య నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. పాండు రంగ స్వామి దేవస్థాన పీఠాధిపతి ఎల్లప్పస్వామి పాల్గొన్నారు.

గుంతలు పూడ్చివేత

హాలహర్వి: మండలంలోని నిట్రవట్టి గ్రామం నుంచి ఆలూరు వైపునకు వెళ్లే రహదారిలో 4 కి.మీ. మేర మట్టితో గుంతలను పూడ్చించినట్లు సర్పంచ్ విజయమ్మ తెలిపారు. గురువారం గుంతలను పూడ్చే పనులను చేపట్టారు. ఆమె మాట్లాడుతూ హాలహర్వి, గూళ్యం, పచ్చారపల్లి,బాపురం, కర్ణాటక ప్రాంతాల నుంచి గ్రామం మీదుగా దసరా బన్ని ఉత్సవాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తారన్నారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేయించామన్నారు. గ్రామ పెద్దలు గాదిలింగప్ప, నరసప్ప, నాగరాజు, తిప్పేస్వామి, గాదిలింగ, అంబ్రీష్ పాల్గొన్నారు.

అరణ్య రోదన

గత ఐదేళ్ల ప్రజలకు తలలో నాలుకలా మెలిగారు. సమస్యలకు పరిష్కారం, పథకాల అమలు.. ఇలా పని ఏదైనా.. గ్రామ, వార్డు వలంటీర్లదే ప్రధాన భూమిక. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సంక్షేమ పథకాల అమలు, కరోనా బాధితులకు మందులు, నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు వారిని వైద్యశాలలకు తరలించడంలో వారి సేవలు ప్రశంసలందుకున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వారిని పొమ్మనకుండా పొగబెడుతోంది. ఎన్నికల నాటి హామీలను విస్మరించి గాలి కబుర్లు చెబుతూ కాలం గడుపుతోంది. దీంతో విధుల్లో లేక.. వేతనం అందక వారి వేదన అరణ్య రోదనగా మారింది.

- వలంటీర్లను విధుల్లోకి తీసుకోని కూటమి ప్రభుత్వం
- రూ.10వేల వేతన హామీ గాలికి
- పెండింగ్ జీతాల మాట దేవుడెరుగు
- రోడ్లపైకొచ్చి ఆవేదన తెలుపుతున్నా కొరవడిన స్పందన
- భవిష్యత్‌పై ఆందోళనలో గ్రామ/వార్డు వలంటీర్లు



వృద్ధురాలికి పింఛన్ అందజేస్తున్న వలంటీర్ (ఫైల్)

తుగ్గలి : వారంతా నెలకు రూ.5వేల గౌరవ వేతనంతో పనిచేసే బడుగుజీవులు. అలాంటి వారిపై కూటమి ప్రభుత్వం కన్నెర్ర చేసింది. గత నాలుగు నెలలుగా వార్డు, గ్రామ వలంటీర్లకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ల వేతనం రూ.10వేలకు పెంచుతామని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. పెంపుదల మాట ఎలా ఉన్నా.. కనీసం గతంలో ఇచ్చే రూ.5వేలు కూడా ఇవ్వకపోవడంతో తమ భవిష్యత్‌పై వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు.

అందని వేతనాలు..

వార్డు, గ్రామ సచివాలయాల్లో పనిచేసే వలంటీర్లకు గత నాలుగు నెలలుగా ఇచ్చే గౌరవ వేతనం రూ.5వేలు సైతం ప్రభుత్వం చెల్లించడం లేదు. తమ బాధలను అర్థం చేసుకుని తమకు ఇవ్వాల్సిన నాలుగు నెలల వేతనాలు చెల్లించాలంటూ వలంటీర్లు ముక్త కంఠంతో కోరుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన కొరవడింది.



హామీలు నెరవేర్చాలంటూ పత్తికొండలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వలంటీర్లు (ఫైల్)

మండలాల వారీగా సచివాలయాలు, వలంటీర్ల వివరాలు..

మండలం	సచివాలయాలు	వలంటీర్ల సంఖ్య
పత్తికొండ	19	323
తుగ్గలి	18	285
కృష్ణగిరి	14	226
వెల్దుర్తి	18	350
మద్దికెర	9	172

సేవలకు దూరం..

గతంలో వలంటీర్లకు కేటాయించిన 50 గృహాలకు సంబంధించి అన్ని పనులు దగ్గరుండి చక్కబెట్టేవారు. ప్రతినెలా ఒకటి నుంచి ఐదో తేదీ వరకు పింఛన్లను తమ పరిధిలోని లబ్ధిదారులకు వేకువజామునే ఇళ్లకు వెళ్లి క్రమం తప్పకుండా అందించేవారు. వాటికి తోడు అన్ని ప్రభుత్వ పథకాలు పొందేలా ప్రజలకు మార్గ నిర్దేశం చేసేవారు. అలాంటి వలంటీర్ల సేవలను కూటమి ప్రభుత్వం వినియోగించుకోకుండా తమ పార్టీ కార్యకర్తలకు ఆ పనులు అప్పజెప్పింది. కావాలనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నియమించిన వలంటీర్లను ప్రజాసేవకు దూరం పెడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వం..

తమను విధుల్లోకి తీసుకోవాలని, ఎన్నికలకు ముందుకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పెండింగ్ వేతనం చెల్లించాలని వలంటీర్లు కొద్ది రోజులుగా రోడ్లపైకి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల నిరసన తెలియజేసి, తమను ఆదుకోవాలని వినతిపత్రాలు సమర్పిస్తూ వేడుకుంటున్నారు. అయినా కూటమి ప్రభుత్వంలో చలనం కొరవడింది. వారి నియామకాన్ని, సేవలను కేవలం రాజకీయ కోణంలో చూడటం వల్లనే వలంటీర్లకు న్యాయం జరగడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

ఆందోళన కలిగిస్తోంది



మాది తుగ్గలి మండలం జాఫ్లాతండా. నేను వలంటీర్‌గా పని చేశా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా వలంటీర్లపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దివ్యాంగుడనైన నేను ఏ పనీ చేసుకోలేను. ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లను కొనసాగించాలి. పెండింగ్ వేతనాలు ఇచ్చి విధుల్లోకి తీసుకోవాలి.

– లక్ష్మానాయక్, వలంటీర్, జాఫ్లాతండా, తుగ్గలి మండలం

పెండింగ్ వేతనాలు చెల్లించాలి



కూటమి ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి వలంటీర్లకు వేతనాలు రాలేదు. వలంటీర్లకు నెలకు రూ.10వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. అయితే ఇంతవరకు దానిపై ఎలాంటి ప్రకటన లేదు. ఇంతకీ మేం ఉన్నట్లా.. లేనట్లా. వేతనాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే వలంటీర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి.

– రవి, వలంటీర్, ఎద్దులొడ్డి, తుగ్గలి మండలం

ఎలాంటి సమాచారం లేదు

వలంటీర్ల వేతనాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదు. వలంటీర్లపై ప్రభుత్వ నిర్ణయం ఏ మేరకు ఉంటుందో చూడాలి.

– విశ్వమోహన్, ఎంపీడీఓ, తుగ్గలి

రక్తపాతంతో బన్నీ ఉత్సవం వద్దు

- ఆదోని సబ్‌కలెక్టర్ భరద్వాజ్, పత్తికొండ ఆర్డీఓ భరత్‌నాయక్



అరికెర గ్రామస్తులకు బన్నీ ఉత్సవంపై అవగాహన కల్పిస్తున్న ఆదోని సబ్‌కలెక్టర్ భరద్వాజ్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్

ఆలూరు: మారుతున్న కాలనీకి అనుగుణంగా భక్తిశ్రద్ధలు, ప్రశాంత వాతావ రణంలోఉత్సవాలను నిర్వహించుకోవాలని, రక్తపాతంతో ఉత్సవాలు జరుపుకోరాదని, ఏ సంప్రదాయం రక్తపాతాన్ని కోరుకోదని ఆదోని సబ్‌కలెక్టర్ భరద్వాజ్, పత్తికొండ ఆర్డీఓ భరత్‌నాయక్ అన్నారు. గురువారం మండలంలోని అరికెర గ్రామస్తులకు దేవరగట్టులో ఈనెల 12వ తేదీన జరగనున్న బన్నీ ఉత్సవాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.వారు మాట్లాడుతూ.. నాటి సంప్రదాయాలను మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించుకోవాలని చెప్పారు. ఉత్సవాల్లో మద్యం సేవించి, రింగు కర్రలతో పాల్గొనరాదని సూచించారు. కేవలం భక్తిని చాటేందుకు, భవిష్యత్ తరాలకు సంప్రదాయాన్ని అందించేలా ఉండాలని, రక్తపాతం చిందించేలా ఉండరాదని చెప్పారు. సర్పంచ్ నాగరాజ్, పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు సీఐ కె.శ్రీనివాసనాయక్, తహసీల్దార్ గోవింద్ సింగ్, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ జి.రమదేవి, ఆలూరు, హాలహర్వి, చిప్పగిరి, హొళగుంద మండలాల ఎస్ఐలు, సివి నరసింహులు, చంద్ర, సతీష్ కుమార్, బాల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

గట్టు ఉత్సవాలకు నీటి కొరత రానివ్వం

ఆలూరు: హొళగుంద మండలం దేవరగట్టు ఉత్సవాల్లో భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసు కుంటామని ఆలూరు ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మల్లికార్జునయ్య తెలిపారు. గురువారం అయన మాట్లాడుతూ..గట్టు కొండలో ఉన్న చేతి పంపులు, కొత్తపేట గ్రామంలోనున్న జీఎస్ఆర్ ట్యాంకులకు తాగునీటి కొరత లేకుండా చూస్తామన్నారు. కొండకు ఇరువైపుల నుంచి చేరుకుంటున్న భక్తులకు హొళగుంద మండలం సులువాయి, విరుపాపురం, బల్గోట,అరికెర, బిలేహాళ్ తదితర గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, వాటర్‌మెన్లతో చర్చించామన్నారు. 12వ తేదీన భక్తులకు ప్రజాప్రతినిధులతో వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయిస్తామని చెప్పారు.

లైన్‌మన్‌ను నియమించాలి

హాలహర్వి: మడలంలోని చాకిబండ గ్రామంలో రెండు నెలల క్రితం లైన్‌మన్ బసవరాజుస్వామి మృతిచెందాడు. దీంతో గ్రామానికి లైన్‌మన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ ఓబుళపతి పేర్కొన్నారు. గురువారం అయన మాట్లాడుతూ గ్రామంలో లైన్‌మన్ లేకపోవడంతో వ్యవసాయ కనెక్షన్లు కలిగిన రైతులు, గృహ వినియోగదారులు.. విద్యుత్ సమస్య తలెత్తినప్పుడు ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సంబంధిత అధికారులకు సమస్య గురించి తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. తమ గ్రామం కర్ణాటక రాష్ట్రానికి సమీపంలో ఉండటంతో విద్యుత్ సమస్య అధికంగా ఉంటుందని, సమస్య గురించి వివరించినా పట్టించుకునే నాథుడు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లైన్‌మన్‌ను నియమించాలని కోరారు.

వచ్చే నెల 5 నుంచి ఏఐఎస్‌ఎఫ్ జిల్లా మహాసభలు

ఆదోని సెంట్రల్: నవంబర్ 5,6 తేదీల్లో కర్నూలు జిల్లా 30వ మహాసభలను ఆదోని పట్టణంలో నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షులు బి. గిడ్డయ్య తెలిపారు. పట్టణంలోని పురపాలక ఉన్నత పాఠశాలలో జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయన్నారు. నూతన విద్యావిధానం పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు ధారదాత్తం చేస్తూ కషాయీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమన్న, షాబీర్ బాషా, జిల్లా ఉపాధ్యక్షులు శరత్ కుమార్, దస్తగిరి పాల్గొన్నారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి



వైద్య సిబ్బందికి సూచనలిస్తున్న డాక్టర్ లక్ష్మీనారాయణ

దేవనకొండ: శానిటేషన్ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో స్ప్రేయింగ్ చేయించాలని, ఆయిల్ బాల్స్ వేయాలని జోనల్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ లక్ష్మినారాయణ, జిల్లా మలేరియా అధికారి నూకరాజు, ఏఎంఓ చంద్రశేఖర్ సూచించారు. గురువారం మండలంలోని తెర్నెకల్ గ్రామాన్ని గురువారం సందర్శించారు. గతంలో వచ్చిన డెంగీ కేసులను పరిశీలించారు. సర్పంచ్ అరుణ్‌కుమార్‌తో మాట్లాడుతూ డెంగీ కేసులు తగ్గేవరకు పారిశుద్ధ్య మెరుగుకు కృషి చేయాలని, దోమల నివారణ చర్యలు కొనసాగించాలని చెప్పారు. వైద్యసిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి లార్వా సర్వే చేయాలని, మెడికల్ క్యాంపు వారం రోజులపాటు నిర్వహించాలని ఆదేశించారు. వైద్యాధికారులు అరుణ్‌జ్యోతి, వెంకటేశ్వర, సాయిబాబా, రంగస్వామి, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు పాల్గొన్నారు.

సమాచారం ఇచ్చేదెవరు?

చిప్పగిరి: ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ కొండయ్య, సీనియర్ అసిస్టెంట్ శ్రీరాములు బదిలీపై వెళ్లగా ఎంపీడీఓగా అల్లాబకాష్, సీనియర్ అసిస్టెంట్‌గా శ్రీనివాసులు వచ్చి విధుల్లో చేరారు. అయితే వివిధ పనులపై వచ్చిన మండల ప్రజలకు సూచిక బోర్డులో పాత అధికారుల పేర్లు దర్శనమిస్తుండటంతో తమకు అవసరమైన సమాచారం ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారుల పేర్లు సూచిక బోర్డులో ప్రదర్శించాలని వారు కోరుతున్నారు.



మండల పరిషత్ కార్యాలయ బోర్డుపై పాత అధికారుల పేర్లు ఉన్న దృశ్యం



కటారుకొండలో దుర్గాదేవిగా దుర్గామత




వెల్దుర్తి లో దుర్గాదేవిగా కన్యకాపరమేశ్వరి అమ్మవారు



వెల్దుర్తిలో దుర్గాదేవిగా భువన గాయత్రీ దేవి



పత్తికొండలో దుర్గామాతగా వాసవీ మాత



దుర్గామాతగా దర్శనమిచ్చిన సరస్వతీ దేవి

దుర్గాదేవి.. ఆదిపరాశక్తి

కృష్ణగిరి: దేవి శవన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో అమ్మవార్లను దుర్గాదేవిగా ఆలంకరించారు. కటారుకొండ గ్రామంలో దుర్గామాతను దుర్గాదేవిగా, వెల్దుర్తి అమ్మవారిశాలలో కన్యకాపరమేశ్వరిని, వెల్దుర్తిలోని భువన గాయత్రీ దేవిని దుర్గాదేవిగా ఆలంకరించారు. కార్యక్రమాల్లో పీఠాధిపతి, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు బాలకృష్ణస్వామి, రఘునాథ్‌రెడ్డి, జగదీష రమణాచారి, సముద్రాల శ్రీరాములు, అత్తలూరి సుబ్రహ్మణ్యం, కుంటే రామకృష్ణ, ఈశ్వరయ్య పాల్గొన్నారు.

తుగ్గలి : దేవీ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా నియోజకవర్గంలోని దేవాలయాలు, మండపాల్లోని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అభిషేకాలు, అర్చనలు నిర్వహించి అన్నదానాలు చేస్తున్నారు. గురువారం పత్తికొండలో కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత, సాయిబాబా ఆలయంలోని సరస్వతీదేవి దుర్గామాతగా, తుగ్గలిలో దుర్గామాత అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పత్తికొండ పట్టణంలోని బొగ్గుల చావిడి దగ్గర దుర్గామాత యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక మండపంలో దుర్గామాత విగ్రహాన్ని గురువారం ప్రతిష్ఠించారు.

ఆస్పరి: రామతీర్థంలో వెలసిన పంచముఖి గాయత్రీ మాత, పార్వతీదేవి, మండల కేంద్రంలోని వెలసిన కన్యకాపరమేశ్వరీ మాత, మారెమ్మవ్వ, జొహరాపురంలో వెలసిన పెద్దమ్మవ్వ గురువారం దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

మద్దికెర : పెరవలి రంగనాథస్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించి పూజలు చేశారు. సాయంత్రం స్వామివార్లను పురవీధుల్లో ఊరేగించారు. స్థానిక ఎస్సీ కాలనీలో దేవమ్మ అమ్మవారు సరస్వతి దేవిగా అలంకరించి పూజలు చేశారు.

ఆలూరు: స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీ మాతను గురువారం తులజాపూర్ భవానీగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి గంగపూజ, తులసీ దళాలు,ఆకుల,పుష్ప అలంకరణ, ఫలాలు, పంచామృతాభిషేకం, మహా మంగళ హారతి నిర్వహించారు.



పత్తికొండలో దుర్గామాతకు పూజలు నిర్వహిస్తున్న దృశ్యం



రామతీర్థంలో హోమంలో పాల్గొన్న భక్తులు







ఆస్పరిలో..దుర్గాదేవి అలంకారంలో గాయత్రీ మాత, కన్యకాపరమేశ్వరీ మాత, పెద్దమ్మవ్వ



మద్దికెర: పెరవలిలో దుర్గాదేవి అలంకరణలో రాజ్యలక్ష్మి



మద్దికెర: సరస్వతి రూపంలో దేవమ్మ



తుగ్గలిలో దుర్గాదేవిగా దర్శనమిచ్చిన దుర్గా దేవి



దేవనకొండలో ప్రత్యేక అలంకరణలో సుంకులా పరమేశ్వరి



ఆలూరు: తులజాపూర్ భవానీ అలంకరణలో వాసవీ మాత


14 నుంచి ‘పల్లె పండుగ’

కృష్ణగిరి: ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు మండలంలో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ మోహన్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద మండలంలో రూ. 2 కోట్లతో చేపట్టే పనులకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం చేపడతామన్నారు.14న అమకతాడు, పుట్లూరు, కర్లకుంట గ్రామాల్లో, 15న టి.గోకులపాడు, తొగర్చేడు, కృష్ణగిరి, రామకృష్ణాపురం, ఎరుకలచెర్వు, 16న పోతుగల్లు, లక్కసాగరం, పందిర్లపల్లె, లాల్‌మాన్‌పల్లె, బోయబొంతిరాళ్ల, 17న ఆలంకొండ, పెద్దొడ్డి, చిట్యాల, చుంచుఎర్రగుడి, 18న కటారుకొండ, పులిచర్ల, కోయిలకొండ, 19న ఎస్‌హెచ్ ఎర్రగుడి, పెనుమాడ, 20న ఆగవేళి గ్రామాల్లో కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ఆస్పరి: మండల కేంద్రంల సమీపంలోని పురిమెట్ల నాగరాజు అనే రైతుకు చెందిన కుంటలో 50 ఏళ్ల గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఆస్పరి సీఐ మస్తాన్‌వలి గురువారం తెలిపారు. కుంటలో శవం తేలడంతో వ్యసా య కూలీల సమాచారం మేరకు పోలీసులు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇది ప్రమాదశాత్తు జరిగిందా, లేక వేరే కారణాలు ఉన్నాయా.. అనేది విచారణలో తేలుతుందని, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

టీబీ రోగులకు పోషకాహారం పంపిణీ



పోషకాహార కిట్లను అందజేస్తున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ సత్యవతి

ఆదోని టౌన్: ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక ఆస్పత్రిలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సత్యవతి చేతుల మీదుగా టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఆమె మాట్లాడుతూ ప్రముఖ ఉపాధ్యాయుడు నిరంజన్‌కుమార్ ఆదోని పట్టణంలోని 10 మంది పేద క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని వారికి రూ.1000 విలువ గల పోషకాహారం అందించడం అభినందనీయమన్నారు. ఆయన ఆరు నెలలపాటు పోషకాహార కిట్స్‌ను అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ బాలమురళీకృష్ణ, సిబ్బంది బాలమురళి, బాలరాజు, స్వరూప్‌రాజ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.



నాటి గురువులతో పూర్వ విద్యార్థులు

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

దేవనకొండ: స్థానిక ఎఫ్ఆర్ యూపీ స్కూల్‌లో 2010 టెన్త్ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు గురువారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేపట్టారు. ఈ సందర్భంగా వారు నాటి గురువులను స్థానిక పాఠశాలలో ఘనంగా సన్మానించారు. చదువుకున్న పాఠశాల అభివృద్ధికి, పేద విద్యార్థుల సంక్షేమానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.